
లింగాష్టకం

ॐ

ఓం నమఃశివాయ




VBR CREATIONS

లింగాష్టకం

బ్రహ్మమురారిసురార్చిత లింగం
నిర్మలభాసితశోభిత లింగమ్ ।
జన్మజదుఃఖవినాశక లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ ।

దేవమునిప్రవరార్చిత లింగం
కామదహం కరుణాకర లింగమ్ ।
రావణదర్పవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ ।


సర్వసుగంధసులేపిత లింగం
బుద్ధివివర్ధనకారణ లింగమ్ ।
సిద్ధసురాసురవందిత లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ ।



కనకమహామణిభూషిత లింగం
ఫణిపతివేష్టితశోభిత లింగమ్ ।
దక్షసుయజ్ఞవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ ।

కుంకుమచందనలేపిత లింగం
పంకజహారసుశోభిత లింగమ్ ।
సంచితపాపవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ ।

దేవగణార్చితసేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకరకోటిప్రభాకర లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ ।



అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవకారణ లింగమ్ ।
అష్టదరిద్రవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్।

సురగురుసురవరపూజిత లింగం
సురవనపుష్పసదార్చిత లింగమ్ ।
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

